క్లుప్తంగా

తేతలిలో రచ్చబండ



తేతలిలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కారుమూరి

తణుకు అర్బన్: తేతలిలో కోటి సంతకాల సేకరణలో భాగంగా గ్రామ మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం రాత్రి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తణుకు మండల అధ్యక్షుడు పెనుమర్తి వెంకటరామన్న, భూపతిరాజు రామకృష్ణంరాజు, సరెళ్ల వీరతాత, దారం శ్రీను, మానేపల్లి సంపతరావు, వీరవల్లి సత్యానారాయణ, వలవల కిషోర్, తేతలి గ్రామస్తులు పాల్గొన్నారు.

నేడు అత్తిలిలో రచ్చబండ కార్యక్రమం

అత్తిలి: మండలంలో పాలి, కె సముద్రపుగట్టు, అత్తిలిపెదపేట గ్రామాల్లో గురువారం సాయంత్రం రచ్చబండ కార్యక్రమం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ తెలిపారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రచ్చబండ కార్యక్రమం ద్వారా సంతకాల సేకరణ జరుగుతుందని, పార్టీనాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు.

కుట్టుమెషీన్ అందజేత



బల్లిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు కుట్టు మెషీన్‌ను అందజేస్తున్న దృశ్యం

అత్తిలి: విద్యార్థులు విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలపై అభిరుచి కలిగి ఉండాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భరణీ కుమార్ అన్నారు. అత్తిలి మండలం బల్లిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎంఎస్ఎం కృష్ణారెడ్డి విద్యార్థినుల కుట్టుపని నేర్చుకునేందుకు రూ. 7,200ల విలువగల కుట్టుమెషీన్‌ను పాఠశాలకు బహూకరించారు. కుట్టుమెషీన్‌ను బహూకరించిన ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డిని పాఠశాల సిబ్బంది, ఎస్ఎంసీ సభ్యులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ ప్రగడ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రాజశేఖర్‌కు సత్కారం



మెట్ట ఉప్పరగూడెంలో కొల్లి రాజశేఖర్‌ను అభినందిస్తున్న దృశ్యం

తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని మెట్ట ఉప్పరగూడెం గ్రామానికి చెందిన బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కొల్లి రాజశేఖర్ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఆయనను తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీలకు సమన్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యూటీఎఫ్ కార్యదర్శి కొడమంచిలి కిరణ్‌కుమార్, యార్లగడ్డ దాసు, దాట్ల రమేష్, నూతంగి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సేవా సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

తణుకు అర్బన్: తణుకు ఆర్యవైశ్య సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం రాత్రి తణుకు ఆర్యవైశ్య సేవా సంఘ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం సంఘ బలోపేతంతో పాటు సభ్యుల అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడిగా మాజేటి హనుమత్ ప్రసాద్, కార్యనిర్వహణ అధ్యక్షుడిగా గాదె వెంకట రామఫణి, కార్యదర్శిగా చవ్వా శ్రీరామచంద్ర శ్రీనివాసరాజా, కోశాధికారిగా సొలసు వెంకట సత్య రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా అత్యం వెంకటరత్నం (చంటి), గూడూరి వెంకట సూర్యరామకృష్ణ, సహాయ కార్యదర్శులుగా మాజేటి కాశీ విశ్వేశ్వరరావు, గమిని వెంకట రామ హనుమత్‌రావు, సహాయ కోశాధికారిగా గుడిమెట్ల రాజేశ్వరరావు, అకౌంట్స్ అడ్వయిజర్ కంచర్ల సూర్యం, పీఆర్‌వోలు పాటోలు రామకృష్ణ, బలభద్ర పాపారావు, 23 మంది సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. జిల్లా కార్యదర్శి కె.రఘురాములు, సంఘ పెద్దలు గమిని రాజా, నూలి సత్యనారాయణమూర్తి, మాజేటి ప్రకాష్, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

కార్మికులపై కూటమి కక్ష

- పని గంటలు పెంచుతూ నిర్ణయం
- బిల్లును ఆమోదించిన కూటమి పార్టీలు
- మండిపడుతున్న శ్రామికులు



భవన నిర్మాణ కార్మికులు

పెంటపాడు: కార్మిక వర్గం అంతర్జాతీయంగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మార్చి, అదనంగా మరో రెండు గంటల పాటు పని చేసేలా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన కూటమి ప్రభుత్వంపై కార్మికులు మండిపడుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోగా అదనంగా రెండు గంటల పాటు పని చేయించుకోవడం అంటే తమ శ్రమను దోచుకోవడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌లోని అంశాలను రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేయడాన్ని ఖండిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి ఫ్యాక్టరీలు, షాపులు, సంస్థల్లో పనిచేసే కార్మికుల పని గంటల పెంపును ఆమోదించడం దారుణమని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కనీస వేతనాలు పెంచని ప్రభుత్వం. పని గంటలు పెంచడంతో భగ్గుమంటున్నారు. కార్మిక వర్గంపై కనీస చిత్తశుద్ధి ఉంటే బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఓటీకి బైబై..

పరిశ్రమలు, దుకాణాల్లో ఇప్పటి వరకూ 8 గంటల పని విధానం అమల్లో ఉంది. కార్మికులు అదనంగా ఒకటి, రెండు గంటలు పనిచేస్తే వారికి ఓటీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వలన కార్మికులు ప్రతి రోజూ అదనంగా మరో రెండు గంటలు పనిచేయాల్సి వస్తోంది. దీని వలన వ్యాపారవేత్తలకు లాభం ఉంటుంది. కానీ కార్మికులకు అదనంగా ఒక్క రూపాయి కూడా రాదు.

అధనపు పని..మహిళలకు భారం

మహిళలు అదనంగా మరో రెండు గంటలు పని చేయడం వలన రాత్రి సమయాల్లో ఇంటికి చేరాల్సి వస్తోంది. దీని వలన వారికి రవాణా సమస్యలు ఏర్పడతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహిళలకు రక్షణ కరువైంది. ఇక రాత్రి సమయాల్లో వారు ప్రయాణం చేయడం వలన పూర్తిగా రక్షణ లేని పరిస్థితి కలుగుతుంది.ఈ విపత్కర పరిస్థితుల్లో మహిళలకు రక్షణ కరువైంది. గూడెం నియోజకర్గంలో త్రిబుల్‌ఎఫ్ కర్మాగారంతో పాటు కుంచెనపల్లిలో రైస్‌మిల్లులు, గూడెం పట్టణంలో షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, ఆస్పత్రులు, బట్టల షాపులు, నగల దుకాణాలు పలు షాపుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. మొత్తం మీద 20 నుంచి 20వేల వరకు కార్మికులు పనిచేస్తున్నట్లు ఒక అంచనా. ఇప్పటి వరకు మూడు షిఫ్టులుగా పనిచేసేవారు. ప్రస్తుతం అవి రెండు షిఫ్టులుగా పరిమితమవుతాయి. గూడెం నియోజకవర్గంలో ప్రధానంగా దర్శిపర్రు, ఆకుతీగపాడు, జట్లపాలెం తదితర గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులు అధికంగా ఉన్నారు. గ్రామానికి దూరంగా ఎక్కడో పది గంటలు పనిచేసి వచ్చే వీరు ఇంటివెళ్లే సమయం ఆలస్యమవుతుంది. ప్రధానంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడతారని కూటమి ప్రభుత్వం గుర్తించాలి. ఈ శ్రమ దోపీడిని అరికట్టాలి.

పని భారం తగ్గించాలి



కార్మికులకు 8గంటలు పనిచేయడమే భారంగా మారింది. ఈ తరుణంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. పది గంటలు పెంచడం వల్ల యజమానులకు లాభమే అయినప్పటికీ కార్మికులకు మాత్రం తీవ్ర నష్టం. పారిశ్రామిక అవసరాల కోసం 12గంటల పాటు పనిచేయించుకోవచ్చనే వేసులుబాటును బిల్లులో పెట్టి దానిని కూడా ఆమోదించడం దారుణం. కార్మికులకు ఇది ప్రతికూల వాతావరణంలో కనిపించే అవకాశం ఉంది.

కళింగ లక్ష్మణరావు, సీపీఎం నాయకులు, పెంటపాడు

కలాం జయంతి



బాలికోన్నత పాఠశాలలో కలాం జయంతి



తేతలిలో అబ్దుల్ కలాం సూక్తులను కరపత్రాల రూపంలో చూపుతున్న విద్యార్థులు

తాడేపల్లిగూడెం: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో డైమండ్స్ లయన్స్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి బుధవారం నిర్వహించారు. క్షిపణి సాంకేతిక అభివృద్ధిలో కలాం కీలక పాత్ర పోషించారని పేరిచర్ల మురళీకృష్ణంరాజు, ఇంద్రవాణిలు అన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాష్‌డేను పురస్కరించుకొని, విద్యార్థులకు చేతుల శుభ్రత ప్రాధాన్యత గురించి వివరించారు.

విద్యార్థులు కలాంను ఆదర్శంగా తీసుకోవాలి

తణుకు అర్బన్: తణుకు మండలం తేతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ కలాం చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలాం స్వయంకృషితో రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారని, క్షిపణి పితామహునిగా, భారతరత్నగా గుర్తించబడ్డారని, నీతి నిజాయితీలకు, దేశభక్తికి మరో రూపం అని, విద్యార్థులందరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. నేటి మీ సంతకం రేపటి ఆటోగ్రాఫ్ స్థాయికి ఎదిగాలన్న కలాం సూక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బీఎం గోపాలరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కార్యదర్శి జె. రాజకుమారి, జి. సుధారాణి, పి. గంగాభవాని, మారుతీ రామ్, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, మాధవి లక్ష్మి, స్వతంత్ర భారతి, పుష్పవల్లి, పావని, సూర్య చంద్ర కుమారి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు తక్షణమే పరిష్కరించాలి



గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లు, నగర పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నవంబరు మూడున తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఏఐటీయుసీ నాయకులు బుధవారం వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మునిసిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ భవన్ వద్ద గాంధీ విగ్రహానికి సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. నాయకులు మాట్లాడుతూ గడచిన రెండు సంవత్సరాల నుంచి మరణించిన కార్మికుల కుటుంబాలలోని వారికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదల చేయాలన్నారు. 12వ పీఆర్‌సీని ప్రభుత్వం ప్రకటించి, మధ్యంతర భృతిని 30 శాతం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓవి.రాజు,ఎం.హరీష్, తాడికొండ వాసు, కళింగ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

రీ సర్వేపై వార్డు సభలు

తాడేపల్లిగూడెం: ఏపీ రీసర్వే ప్రాజెక్టు కింద చేపట్టే రీ సర్వేలో భాగంగా మునిసిపాలిటీ పరిధిలోని 35 వార్డులలో వార్డు సభలు నిర్వహించనున్నట్టు కమిషనర్ ఎం.ఏసుబాబు బుధవారం తెలిపారు. ఇండ్ల స్థలాలు, ప్రభుత్వ భూములు, వ్యవసాయ భూములను ఈ సభలు నిర్వహిస్తారు. రికార్డుల్లో పేర్లు నమోదు అయ్యింది లేనిది ఈ వార్డు సభల్లో యజమానులు పరిశీలన చేసుకోవచ్చన్నారు. శుక్రవారం, శనివారం వార్డు సచివాలయాల వద్ద జరిగే సభలకు దస్తావేజులు, ఆధార్, ఫోటోలు ఇవ్వని వారు హాజరై వాటిని ఇవ్వాలన్నారు. మార్పులు, చేర్పులు ఉంటే వాటి వివరాలు చెబుతారన్నారు. వార్డు సభల పర్యవేక్షణకు మునిసిపల్ అధికార్లు నోడల్ అధికారులుగా పనిచేస్తారన్నారు.

బాణసంచా దుకాణాలపై అధికారుల అజమాయిషీ ఉందా?

యథేచ్ఛగా నిబంధనలు తుంగలోకి



వివాదానికి కారణమైన బాణాసంచా దుకాణం

తాడేపల్లిగూడెం: దీపావళి అంటే వెలుగులు విరజిమ్మే పండుగ. అజాగ్రత్త వల్ల ఏదైనా సంఘటన జరిగితే చాలా జీవితాలు చీకట్లోకి వెళతాయి. గడచిన కొంత కాలంగా జిల్లాలో జరిగిన పేలుడు ఘటనలు ఈ చేదు నిజాన్ని చెప్పకనే చెప్పాయి. గత ఏడాది కడియద్దలో జరిగిన ఘటన నేపథ్యంలో జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రాలకు అనుమతులను నిషేధించారు. ఈ ఏడాది తయారీ కేంద్రాలకు జిల్లాలో అనుమతి లభిస్తుందని ఆశించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన నేపథ్యంలో తయారీ కేంద్రాలకు బ్రేక్ పడింది. అయినా రహస్య ప్రాంతాల్లో అధికారుల కళ్లు కప్పి జువ్వలు, కుండ చిచ్చుబుడ్డులు వంటివి తయారు చేస్తూనే ఉన్నారు. అధికారుల నిఘా అంతంత మాత్రంగానే ఉన్నట్టు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. విశాఖ లైసెన్సులు రెండు ఉండగా, మరో ఎనిమిది మంది వ్యాపారులకు గుత్త వ్యాపారానికి అనుమతులు వచ్చాయి. ఈ వ్యాపారాలు అన్నీ కోడేరు నల్లజర్ల రోడ్డులో ఉండటం విశేషం. దరఖాస్తులు , అనుమతులు, ఎన్‌ఓసీల దగ్గర నుంచి శాఖల మధ్య సమన్వయ లోపం, ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపించింది. లైసెన్సు దారుల సమాచారం మీడియాకు ఇవ్వడంలో అధికారులు సినిమా చూపించారు. పరిమితులకు మించి రహస్య గోదాముల్లో బాణ సంచా నిల్వలు ఉన్నట్టు ప్రచారం ఉంది. వీటిపై రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసు యంత్రాంగం సమన్వయంతో ప్రత్యేక దృష్టి దారిస్తే లొసుగులు బయట పడతాయని అంటున్నారు.

తాత్కాలిక లైసెన్సుతో గుత్త వ్యాపారం

శైలజా క్రాకర్స్ పేరిట రెండు సంవత్సరాల కిందట కేఎన్‌రోడ్డులో కనకదుర్గ గుడి సమీపంలో బాణ సంచా గుత్త వ్యాపారం సాగేది. దుకాణం నిర్వాహకులు 2024కు ముందు దివంగతులు కావడంతో, 2024 దీపావళి సీజన్‌లో లీగల్ హైర్ సర్టిఫికెట్ ప్రామాణికంగా సదరు యజమాని ధర్మపత్ని గుత్త వ్యాపార లైసెన్సు కోసం దరఖాస్తు దాఖలు చేసింది. అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో డోర్ నంబర్ వ్యత్యాసం రావడంతో, గుత్త వ్యాపార లైసెన్సు రాలేదు. రెవెన్యూ కార్యాలయంలో చక్రం తిప్పుతున్నారన్న పేరును అప్పట్లో గాంచిన ఒక వీఆర్‌ఓ తాత్కాలిక లైసెన్సు పేరిట గుత్త వ్యాపారం సదరు దరఖాస్తు దారుడు చేసుకొనే విధంగా చక్రం తిప్పడం గత దీపావళి సమయంలో వివాదస్పదమైంది. తిరిగి అదే శైలజా క్రాకర్స్ పేరిట దరఖాస్తు క్లియరెన్సు రాకుండానే బుధవారం గుత్త వ్యాపారం చేయడానికి కేఎన్‌రోడ్డులో ఈ వ్యాపారానికి బినామీగా ఉన్న ఒక వ్యక్తి దుకాణం తెరిచారు. ఇది వివాదాస్పదమైంది. దుకాణం తెరవండి పోలీసులు ఏం చేయలేరు అని కూటమి నాయకుడి బంధువుగా చెప్పుకొనే ఒక వ్యక్తి ఈ వ్యాపారికి ధీమా ఇచ్చినట్టు ప్రచారం ఉంది. దీనిపై వివరణ కోసం ప్రయత్నించగా అగ్నిమాపక అధికారి మురళీ కొండబాబు ఒక రకమైన సమాధానం చెప్పారు. పోలీసుల అనుమతి వచ్చిందని ఆయన చెప్పారు. తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్ వివరణ ఇస్తూ లీగల్ హైర్ సర్టిఫికెట్ ఆధారంగా డోర్ నంబరు మార్చి ఆర్‌డీఓ కార్యాలయానికి పంపించామన్నారు. అయ్యితే గుత్త వ్యాపారానికి బుధవారం అనుమతి రాకపోయినా, వ్యాపారం ప్రారంభించడానికి అనుమతిరాని దుకాణ యజమాని ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవంగా గూడెంలో గుత్త వ్యాపారం చేయడానికి ఎనిమిది మందికి మాత్రమే లైసెన్సు ఇచ్చారు. వీరిలో ఇద్దరికి బాణాసంచా తయారీ నేపథ్యంలో పేలుడు ఘటనలకు బాధ్యులైన వారు ఉన్నారు. ఒక లైసెన్సుదారుడు విజయవాడలో బాణ సంచా ఉల్లి పాయల బాంబులు పేలిన ఘటనలో జైలు శిక్ష అనుభవించిన చరిత్ర కలిగిన వారు ఉన్నారు. వీటి ఆధారంగా వీరి వ్యాపారాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి, ఉపద్రవాలు కలుగకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు అంటున్నారు.

చేతులు పరిశుభ్రతతో ఆరోగ్యం



పెదతాడేపల్లి జెడ్పీహెచ్ పాఠశాలలో చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న దృశ్యం



ఇరగవరం జెడ్పీ హైస్కూల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న దృశ్యం

తాడేపల్లిగూడెం రూరల్: చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు దరి చేరవని ఎంపీడీవో వి.చంద్రశేఖర్ సూచించారు. బుధవారం మండలంలోని పెదతాడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేతుల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎంపీడీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ చేతులు అపరిశుభ్రంగా ఉండటం వల్ల నోటిలోకి క్రిములు చేరి వ్యాధులను కలుగజేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టి.రవిచంద్ర, ఎంఆర్‌సీ రవికిరణ్, జేఏబీసీ రఘు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అయ్యప్ప, సతీష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పరిశుభ్రత పాటించాలి

ఇరగవరం: మండలంలోని ఇరగవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో బుధవారం గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ మన చేతులు మన భవిష్యత్ అనే నినాదంతో జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా వ్యాధుల దరిచేరవని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పరిశుభ్రతతో వ్యాధులు దూరం

పెంటపాడు: చేతుల శుభ్రత ద్వారా అంటు వ్యాధులు రావని పరిమెళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కాంతిశ్రీ, గ్రామ కార్యదర్శి నాగదేవిలు పేర్కొన్నారు. బుధవారం పెంటపాడు మండలం పరిమెళ్ల హైస్కూల్‌లో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభ్రతపై అవగాహన కల్పించారు.

వృద్ధుడిని గాయపర్చిన వ్యక్తిపై కేసు నమోదు

అత్తిలి: మండలంలో కొమ్మర గ్రామానికి చెందిన పిట్ట రాజారత్నం అనే వృద్ధుడిని గాయపరిచిన కేసులో మనుమరాలు భర్త పిట్టా హరీష్‌పై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ బి శ్రీనివాస్ బుధవారం తెలిపారు. రాజారత్నం మనుమరాలకు, భర్త హరీష్‌కు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనమరాలు తాత ఇంటి వద్దనే ఉంటోంది. ఈనెల 11న రాత్రి మనుమరాలు చర్చికి వెళ్లి వస్తుండగా నిందితుడు హరీష్ భార్యను తిట్టటంతో పాటు రాజారత్నం ఇంటికి వచ్చి కొట్టి గాయపర్చాడు. గాయాల పాలైన రాజారత్నంను నాలుగో కుమార్తె తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆసుపత్రినుంచి వచ్చిన సమాచారం మేరకు హరీష్ పై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ బి. శ్రీనివాస్ చెప్పారు.

బోధనేతర పనులు చేయలేం

తణుకు అర్బన్: మితిమీరిన బోధనేతర కార్యక్రమాల కారణంగా బోధనా సమయం హరించుకుపోతుందని, ఉపాధ్యాయులు బోధనపై ఆసక్తి తగ్గిపోయే విధంగా బోధనేతర కార్యక్రమాలు పెరిగిపోయాయని ఫ్యాప్టో (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం తణుకు డీవైఈవో మురళి సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. పలు దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసినా ఏమాత్రం పట్టించుకోనందున ఈనెల 7న విజయవాడ ధర్నాచౌక్‌లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో బోధనేతర పనులను ఈనెల 10 నుంచి బహిష్కరించాలని, కేవలం బోధనకే పరిమితమై బోధనలో మరింత నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసినట్లు యూటీఎఫ్ జిల్లా సెక్రటరీ టి.జయకుమార్ అన్నారు. ఇకపై ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరుతోపాటు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పనులు, మూల్యాంకానికి సంబంధించి పరీక్షల నిర్వహణ చేస్తామని, గూగుల్ షీట్స్ నింపడం, విద్యాశక్తి, జీఎస్టీ 2.0 వంటి సీజనల్ ప్రచార కార్యక్రమాలను చేపట్టబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆర్.కర్నేలు, రామ్మోహన్, హరికృష్ణ, వెంకటరాజు, రామాయణ శ్రీనివాస్, గోపాలకృష్ణ పాల్గొన్నారు.

కారుమూరిని కలిసిన కొట్టు నాగేంద్ర



తణుకులో మాజీ మంత్రి కారుమూరికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న కొట్టు నాగేంద్ర

తణుకు అర్బన్: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సెక్రటరీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబరు కొట్టు నాగేంద్ర వెంకట్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే నూతనంగా పార్టీ పదవులు అందుకున్న నాగేంద్ర బుధవారం తణుకులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరిని కలిసి పలు విషయాలపై చర్చించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో నమ్మకంతో మీకు బాధ్యతలు అప్పగించారని కారుమూరి ప్రశంసించారు.

గుంతలు పూడ్చించిన మునిసిపల్ అధికారులు



సజ్జాపురంలోని గుంతలు పూడుస్తున్న దృశ్యం

సాక్షి స్పందన

తణుకు అర్బన్: రోడ్ల అభివృద్ధి ఎప్పుడు సారూ అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో ఈనెల 7వ తేదీన ప్రచురితమైన కథనానికి మునిసిపల్ అధికారులు స్పందించారు. పత్రికలో వచ్చిన ప్రకారం గుంతలను తారు, మెటల్‌తో ప్యాచ్‌వర్క్ పనులు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేశారు. దీంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

150 మందికి కంటి పరీక్షలు

పెంటపాడు: మండలంలోని మీనవిల్లూరు గ్రామంలో రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో 150 మందికి పరీక్షలు చేశారు. 25 మందికి కళ్లజోళ్లు ఉచితంగా అందజేశారు. ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు, దైవసేవకులు దొంగ రామకృష్ణ, పాస్టర్ డి. మహేష్ పాల్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.